

మన్యం ప్రజాప్రతినిధులను

ఆహ్వానించరా?

- జడ్పీ ఉన్నతాధికారుల తీరుపై విమర్శలు

పార్వతీపురం, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం కేవలం విజయనగరం జిల్లాకే పరిమితమా? పార్వతీపురం మన్యం జిల్లా ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జడ్పీ ఉన్నతాధికారులు వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవంగా జడ్పీ సర్వసభ్య సమావేశ నిర్వహించే సమయంలో మన్యం జిల్లా ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాల్సి ఉంది. సమావేశానికి ఒక రోజు ముందు కూడా వారికి సమాచారం అందించాల్సి ఉంది. అయితే జడ్పీ అధికారులు అలా చేయడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి స్వయంగా జడ్పీ సీఈవో ఆహ్వానించాల్సి ఉంది. సమావేశానికి ముందు రోజు ఫోన్ ద్వారా మరోసారి గుర్తు చేయాల్సి ఉంది. అయితే ఈ రెండింటిలో ఏదీ చేయకపోవడంతో మంత్రి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి సైతం జడ్పీ సమావేశానికి హాజరుకాలేదని తెలిసింది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూడా ఈ కారణంగానే వెళ్లలేదని సమాచారం. జడ్పీ పాలకవర్గం వైసీపీ చేతిలో ఉండడం వల్ల రాజకీయ వ్యూహంలో భాగంగానే ఇలా చేస్తున్నారనే వాదనలు లేకపోలేదు. గతంలో జడ్పీ సర్వసభ్య సమావేశంలో కొంతమంది అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి సంధ్యారాణితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ప్రభుత్వంపై వచ్చే విమర్శలను తిప్పికొట్టడంతో కీలకంగా ఉన్న వారిని కావాలనే సమావేశానికి ఆహ్వానించలేదనే ఆరోపణలు లేకపోలేదు. కాగా ఉమ్మడి జడ్పీ సర్వసభ్య సమావేశాన్ని పార్వతీపురం జిల్లా కేంద్రంలో కూడా ఏర్పాటు చేస్తామని అప్పట్లో అధికారులు ప్రకటించారు. కానీ ఒక్కసారి కూడా నిర్వహించలేదు.

మంత్రి వర్సెస్ జడ్పీ చైర్మన్

- వాడీవేడిగా జడ్పీ సర్వసభ్య సమావేశం
- అనర్హుల పింఛన్లు తొలగిస్తాం.. అర్హులవి తొలగించం
- మంత్రి కొండపల్లి స్పష్టీకరణ



జడ్పీ సమావేశంలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పక్కన జడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు, మంత్రి కొండపల్లి

విజయనగరం, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): జడ్పీ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రీ వెరిఫికేషన్ పేరుతో కొంత మంది పింఛన్‌దారులు బెంబేలెత్తిపోతున్నారని ఓ సభ్యుడు ప్రస్తావించగా మంత్రి కొండపల్లి సమాధానం ఇస్తూ.. గత ప్రభుత్వం కంటే ఇప్పుడే అర్హులైన లబ్ధిదారులకు పింఛన్‌లు సక్రమంగా అందుతున్నాయన్నారు. మధ్యలో జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కల్పించుకుని ... ప్రతి విషయానికీ గత ప్రభు త్వం అనొద్దని, ప్రస్తుత ప్రభుత్వం రీ వెరిఫికేషన్ పేరుతో పింఛన్ దారులను భ్రయభ్రాంతు లకు గురిచేస్తోందన్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం సాగింది. ఇది మినహా జడ్పీ సమావేశం ప్రశాంతంగా జరిగింది. వేసవిలో తాగునీటి సమస్య పైనే ఎక్కువ సమయం చర్చ జరిగింది. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం విజయనగరం జడ్పీ సమావేశ భవనంలో అరగంట ఆలస్యంగా 11 గంటలకు ప్రారంభమైంది. జడ్పీ సీఈవో బీవీ సత్యనారాయణ సమావేశాన్ని ప్రారంభించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం కలెక్టర్ అంబేడ్కర్‌తో పాటు మన్యం కలెక్టర్ శ్యామ్‌కుమార్ హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలో కురుపాంలో ఏకలవ్య పాఠశాలపై మండల పరిషత్ అధ్యక్షులు, జడ్పీటీసీలు ప్రస్తావించారు. కలెక్టర్ శ్యామ్‌కుమార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలికంగా వున్న పాఠశాల సమస్యలను తక్షణమే పరిష్కరిం చాలని కోరారు. ఆ తర్వాత మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ నిర్వాకాలు చాలా ఉన్నాయని, అవన్నీ చెప్పుకుంటే సమావేశం సమయం కూడా చాలదన్నారు. పింఛన్ల విషయంలో గత ప్రభుత్వం అనర్హులకు పెద్దపీట వేసిందన్నారు. అర్హులకు అందాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం దానిపై సమగ్ర నివేదికను సిద్ధం చేస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హుల పెన్షన్‌లు తొలగించబోమని స్పష్టం చేశారు. అనంతరం జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలను మంత్రి కొండపల్లికి కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ వివరించారు.

తాగునీటి సమస్య లేకుండా చూడండి

జడ్పీ సమావేశం అజెండాలో తొలి అంశంగా గ్రామీణ నీటి సరఫరా విభాగంపై సమీక్ష జరిగింది. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన ఎస్ఈలు తమ జిల్లాల్లో ఆర్‌డబ్ల్యూఎస్ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలు, వేసవి నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై వివరించారు. తాగునీటి అవసరాల కోసం అత్యవసరంగా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. ఉపాధి హామీ పథకంపై సమీక్షలో పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు ఉపాధి వేతనదారుల బకాయిలపై ప్రశ్నించారు. దీనిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందిస్తూ... ఉపాధి వేతనాలు ఈ నెలలోనే చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. కాగా జడ్పీ సర్వసభ్య సమావేశంలో 11 శాఖలపై సమీక్ష జరిగింది.



గంజాయిపై ఉక్కుపాదం

- విశాఖ రేంజ్‌లో రూ.5కోట్ల ఆస్తుల జప్తు
- ప్రతీ జిల్లాలో సైబర్ స్టేషన్.. 5 శక్తి బృందాలు
- రాష్ట్రంలో 7శాతం తగ్గిన నేరాలు
- పోక్సో కేసుల్లో నాలుగు నెలల్లోనే శిక్ష ఖరారు
- హోం మంత్రి అనిత

మాట్లాడుతున్న హోంమంత్రి అనిత, పక్కన డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఏఎస్పీ అంకిత సురాన

శ్రీకాకుళం క్రైం, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నట్లు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో బుధవారం పర్యటించిన ఆమె మూడు జిల్లాల పోలీస్ అధికారులతో సమీక్షించారు. తొలుత శ్రీకాకుళం జిల్లా పోలీసుశాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 'గంజాయి రహిత సమాజ నిర్మాణం కోసం ఈగల్ టీంలను ఏర్పాటు చేశాం. పాడేరు, మన్యం వంటి చోట గంజాయి సాగును నివారించాం. మాదకద్రవ్యాల కేసుల్లో మూలాలు కనుక్కొని, నేరస్థుల ఆర్థిక స్థితి గతులపై ఆరా తీసి వారి ఆస్తులను జప్త చేస్తున్నాం. విశాఖ రేంజ్ పరిధిలో మూడు కేసుల్లో రూ.5కోట్ల ఆస్తులు జప్త చేశాం. గంజాయి సాగు, (మిగతా 6వ పేజీలో...)

ఆర్ఎంపీకి దేహశుద్ధి

- మహిళలు స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌తో వీడియోలు
- చితకబాదిన స్థానికులు
- కేసు నమోదు చేసిన పోలీసులు

పార్వతీపురం టౌన్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): మహిళలు స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్ ద్వారా వీడియోలు తీసిన ఓ ప్రైవేట్ క్లీనిక్ ఆర్ఎంపీకి స్థానికులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన బుధవారం పార్వతీపురం పట్టణంలో చోటు చేసుకుంది. దీనిపై టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేరే ప్రాంతం నుంచి వచ్చిన ఆర్ఎంపీ బి.సర్కార్ పట్టణంలోని రాయగడ రోడ్డులో పైల్స్ క్లీనిక్ నిర్వహిస్తున్నాడు. రెండు నెలల కిందటే దీనిని ఏర్పాటు చేశాడు. అయితే పరిసర ప్రాంతాల్లో మహిళలు స్నానాలు చేస్తుండగా ఈ ఆర్ఎంపీ క్లినిక్ మేడపై నుంచి సెల్‌ఫోన్‌లో వీడియోలు తీసేవాడు. బుధవారం కూడా అదే పని చేయగా స్థానికులు గుర్తించి ఆర్ఎంపీకి దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సర్కార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రాంతవాసుల ఫిర్యాదు మేరకు సీఐ మురళీధర్ ఆదేశాలతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ గోవిందరావు తెలిపారు.



పోలీసుల అదుపులో ఉన్న ఆర్ఎంపీ సర్కార్



ఇక పంటలు భద్రం

- త్వరలో అందుబాటులోకి మల్టీపర్పస్ మార్కెట్ కేంద్రాలు
- అటవీ ఉత్పత్తుల నిల్వకు అవకాశం
- సాలూరు, సీతంపేటలో ఏర్పాటు

6లో

తాగునీటి సమస్య పరిష్కారానికి

టోల్ ఫ్రీ నెంబర్

- ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి



మాట్లాడుతున్న ఇన్‌చార్జి పీవో

సీతంపేట రూరల్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ఐటీడీఏ పరిధిలో గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తితే ఈ టోల్ ఫ్రీ నెంబర్ 94902 01062కు సమాచారం అందించాలని ఇన్‌చార్జి పీవో సి.యశ్వంత్ కుమార్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. వేసవి దృష్ట్యా ఏజెన్సీలో తాగునీటి సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తాగునీటి ఇబ్బందులపై సమాచారం ఇచ్చిన వెంటనే సంబంధిత ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు సమస్యను పరిష్కరిస్తారని పేర్కొన్నారు. కాగా గిరిజనుల నుంచి జీసీసీ సేకరించిన కొండచీపుర్లకు ఐటీడీఏ కార్యాలయంలో అడ్వాన్స్ టెండర్లు నిర్వహించారు.

10మంది టెండర్ దారులు పాల్గొనగా, 63టన్నుల లూజు చీపుర్లు, 25 వేల చీపురు కట్టలకు టెండర్‌లు ఖరారు చేసినట్లు ఇన్‌చార్జి పీవో తెలిపారు. ఈ ప్రక్రియలో జీసీసీ డీఎం సంధ్యారాణి, బీఎంలు నర్సింహులు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సమస్యలను అధిగమించి రీసర్వే చేపట్టాలి

- కలెక్టర్ శ్యామ్ ప్రసాద్



సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పక్కన జేసీ, సబ్ కలెక్టర్లు

పార్వతీపురం, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): సాంకేతిక సమస్యలను అధిగమించి రీసర్వే 2.0 చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. జిల్లాలో రీసర్వే వేగవంతం చేయాలన్నారు. తొలిసారి నిర్వహించిన ప్రక్రియలో వచ్చిన సమస్యలపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. సాంకేతిక సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. వెబ్‌ల్యాండ్ విషయమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ సమావేశంలో జేసీ శోభిక, సబ్ కలెక్టర్లు అశుతోష్ శ్రీవాత్సవ, యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో హేమలత, ఉప కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి పాల్గొన్నారు.

పక్కాగా విజన్ ప్లాన్ రూపొందించండి

జిల్లాలో భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా నియోజక వర్గాల విజన్ ప్లాన్‌ను పక్కాగా రూపొందించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సూచించారు. వృద్ధిరేటు వాస్తవానికి దగ్గరగ ఉండాలని తెలిపారు. స్వర్ణాంధ్ర-2047 కెపాసిటీ బిల్డింగ్‌పై బుధవారం విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల అధికారులకు రెండు రోజుల వర్క్‌షాప్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'ఇప్పటికే జిల్లాకు సంబంధించి డ్రాఫ్ట్ ప్లాన్‌ను రూపొందించాం. శాసనసభ నియోజక వర్గాల వారి ప్రణాళికలను రూపొందించాలి. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు ఉండాలి. ముఖ్యంగా జిల్లాల భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలి. ఈ ఏడాది 16.12 శాత వృద్ధి సాధించే దిశగా చర్యలు తీసుకోవాలి. తద్వారా తలసరి ఆదాయం రూ.1,94,048 అంచనా వేయాలి. ముఖ్యంగా జిల్లాలో ప్రాథమిక రంగం నుంచే 49.27 శాతం, 41.64 శాతం సేవా రంగాలు, 9.09 శాతం పారిశ్రామిక రంగం నుంచి వృద్ధి ఉండబోతోంది. ఉద్యాన పంటల సాగు విస్తరణ, పశు పెంపకం తదితర చర్యలతో గణనీయంగా పురోగతి సాధించొచ్చు.' అని తెలిపారు. ఈ వర్క్‌షాప్‌లో ప్రణాళికాశాఖ రిటైర్డ్ డైరెక్టర్, సలహాదారు సీతాపతిరావు, మూడు జిల్లాల ముఖ్య ప్రణాళిక అధికారులు పి.బాలాజీ, పి.వీర్రాజు, లక్ష్మీప్రసన్న, నియోజకవర్గాల ప్రత్యేకాధికారులు, పర్యవేక్షణ బృందం సభ్యులు పాల్గొన్నారు.

కొండ ఎక్కి.. ఆటోలో వెళ్లి

- గిరిజన గ్రామాల్లో ఎస్టీ కమిషన్ చైర్మన్ పర్యటన

6లో

అన్నీ ఉన్నా.. షికారు లేదు

- రెండు బోట్లు కొనుగోలు చేసినా నిరుపయోగమే
- తోటపల్లి ప్రాజెక్టులో తుప్పు పడుతున్న సామగ్రి
- పర్యాటకంపై దృష్టి సారించని యంత్రాంగం



6లో

ఉడకని అన్నం.. చాలీచాలని కూర!

- ఖరాసువలస కేజీబీవీలో పరిస్థితిపై మంత్రి సంధ్యారాణి ఆగ్రహం
- సిబ్బంది తీరుపై అసహనం
- పిల్లలకు ఇలానే భోజనం పెడతారా? అంటూ మండిపాటు

సాలూరు, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ఉడకని అన్నం.. చాలీచాలని కూరతో విద్యార్థినులకు భోజనం పెట్టడంపై మంత్రి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరాసువలస కేజీబీవీ సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పిల్లలకు ఇలానే భోజనం పెడతారా? అంటూ ప్రశ్నించారు. బుధవారం ఖరాసువలస కేజీబీవీని ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా విద్యాలయంలో వంట గదిని, విద్యార్థులకు పెట్టే ఆహారాన్ని పరిశీలించారు. 152 మంది విద్యార్థినులకు చాలా తక్కువలో వండిన ఉక్కిరి((గుడ్డుతో చేసిన వంటకం), ఉడకని అన్నం చూసి అవాక్కయ్యారు. ' మీ పిల్లలకు ఇలానే వండి పెడతారా? ఇలా తింటే విద్యార్థినులకు కడుపు నొప్పి రాదా?' అని వంట నిర్వాహకులను ప్రశ్నించారు. ' మంత్రిని కాకముందే ఓ ఇంటికి గృహిణిని.. ఇద్దరు పిల్లల తల్లిని.. ఎలా వండాలో.. ఎలా పెట్టాలో నాకు తెలుసు.. నా దగ్గర కథలు చెప్పొద్దు.' అని అన్నారు. అనంతరం ఇంటర్ విద్యార్థినులను కలిసి.. ఇక్కడ భోజనం ఎలా ఉందని ప్రశ్నించారు. భోజనం పర్వాలేదు అని వారు చెప్పడంతో కాస్త బాధపడ్డారు. ఆ తర్వాత అన్ని తరగతులను పరిశీలించారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. విద్యాలయం ఆవరణలో తినే పాత కంచాలు, గ్లాసులు కాల్చి ఉండడం చూసి ఇదేమిటని ప్రత్యేకాధికారిని ప్రశ్నించారు. 152 మంది విద్యార్థినులకు 152 గుడ్లు ఇచ్చి ఉంటే కూర ఎక్కువగా తయ్యారయ్యేదని తెలిపారు. నాలుగు కేజీలతో పప్పు కూడా వండలేదన్నారు. మొత్తంగా సిబ్బంది పర్యవేక్షణ లోపంపై మంత్రి సీరియస్ అయ్యారు. ఖరాసువలస కేజీబీవీలో విద్యార్థినులకు సరిగా భోజనం పెట్టడం లేదని ఫిర్యాదులు రావటంతో హాస్టల్‌ను ఆకస్మికంగా సందర్శించినట్లు ఆమె విలేఖర్లకు తెలిపారు. విద్యాలయంలో ప్రత్యేకాధికారి పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యంపై పూర్తి స్థాయిలో విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ డీడీ కృష్ణవేణిని ఆదేశించారు. వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు రుచికరమైన భోజనం పెట్టాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రి వెంట ఐటీడీఏ అధికారులు ఉన్నారు.



విద్యార్థినులకు భోజనాలు వడ్డిస్తున్న తీరును పరిశీలిస్తున్న మంత్రి సంధ్యారాణి

అన్నీ ఉన్నా.. షికారు లేదు

- రెండు బోట్లు కొనుగోలు చేసినా నిరుపయోగమే
- తోటపల్లి ప్రాజెక్టులో తుప్పు పడుతున్న సామగ్రి
- పర్యాటకంపై దృష్టి సారించని యంత్రాంగం


తోటపల్లి రిజర్వాయర్

గరుగుబిల్లి, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు ప్రాంతం పర్యాటకులకు అనువుగా ఉన్నా అభివృద్ధిపై యంత్రాంగం దృష్టి సారించని పరిస్థితి నెలకొంది. పార్వతీపురం నుంచి పాలకొండ ప్రధాన రహదా రికి ఆనుకుని ఐటీడీఏ పార్కు, శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం, తోటపల్లి స్పిల్‌వే ప్రాజెక్టు తదితర పరిసరాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తోటపల్లి ప్రాజె క్టులో బోటు షికారును ఏర్పాటు చేశారు. దీనికి అనుగుణంగా ఐటీడీఏ పార్కును ఏర్పాటు చేశారు. గతంలో ప్రాజెక్టు అధికారులుగా వ్యవహరించిన లక్ష్మీశా, సువర్ణ పండాదాస్‌లు పర్యాటకంపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు గిరిజనులకు ఉపాధి అవకాశాల కల్పనకు చొరవ చూపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పర్యాటకంపై అంతగా దృష్టి సారించలేదు. ప్రాజెక్టులో అధికంగా గుర్రపు డెక్క ఉండ డంతో బోటు షికారుకు ఇబ్బందులు ఎదురయ్యా యి. పర్యాటకులను ఆకర్షించేందుకు పార్వతీపురం ఐటీడీఏ ఆధ్వర్యంలో స్పీడ్ బోటు, వాటర్ బైక్స్‌తో పాటు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేశారు. ఏపీ టూరిజంకు సంబంధించి రూ. 22 లక్షల వ్యయంతో రెండు బోట్లు కొనుగోలు చేశారు. వీటికి తోడు వాటర్ స్పోర్ట్స్‌కు సంబంధించి కొంతమేర సామగ్రిని కొనుగోలు చేశారు. బోటు షికారు బాధ్యతను ప్రైవేటుకు చెందిన వాటర్ స్పోర్ట్స్ సింపిల్ కంపెనీకి అప్పగించారు. బోటు షికారు కోసం ఆరుగురు సిబ్బందిని నియమించారు. దీనికి ఆటంకాలు ఎదురవడంతో వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఎదురైంది. దీంతో మూడు బోట్లును తాడిపూడి రిజర్వాయర్‌కు తరలించారు. ప్రస్తుతం ఇక్కడ బోటు షికారు నిర్వహించకపోవడంతో సామగ్రి తుప్పుపట్టి పనికి రాని విధంగా తయారయ్యాయి. ఐటీడీఏ పార్కుకు వచ్చిన వారు బోటు షికారు లేకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. పర్యాటకంగా ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


బోటు షికారుకు వెళ్లకుండా ముళ్ల కంపలు వేసిన దృశ్యం


బోటు షికారుకు వెళ్లే మార్గంలో గేటుకు తాళం వేసిన దృశ్యం

తగ్గిన గుర్రపు డెక్క

ప్రాజెక్టు ప్రాంతంలో వర్షాకాలంలో అధికంగా గుర్రపు డెక్క పేరుకుంది. ప్రస్తుత వేసవిలో ప్రాజెక్టులో గుర్రపు డెక్క కనుమరుగైపోయింది. దీంతో ఈ ప్రాంతంలోని పలువురు బోటు షికారుకు ఎప్పుడు మోక్షం లభిస్తుందోనని ఆశగా ఎదురు చూస్తున్నారు.

గేటుకు తాళం

ప్రాజెక్టు ప్రాంతంలో బోటు షికారుకు వెళ్లకుండా మెట్లపై ముళ్ల కంచెలు వేశారు. ప్రధాన ద్వారానికి తాళం వేశారు. ప్రాజెక్టు ఒడ్డున రెండు బోట్లు గుర్రపు డెక్క మధ్యలో ఉన్నాయి.

పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు చర్యలు

తోటపల్లి ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నాం. బోటు షికారు ఏర్పాటుపై మన్యం జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ చొరవ చూపుతున్నారు. గుర్రపు డెక్క తొలగింపుపై ఐటీడీఏ అధికారులు, కలెక్టర్, జల వనరుల శాఖ అధికారుల దృష్టికి గతంలో తీసుకువెళ్లాం. బోటు షికారును ప్రైవేటు యాజమాన్యానికి అప్పగించకుండా ఈ ప్రాంతంలోని గిరిజనులకు శిక్షణ ఇచ్చి నిర్వహిస్తాం. సీతంపేట, పార్వతీపురం పరిధిలోని 60 మందికి శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అడ్వంచర్ బోట్స్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నాం. వెంగళరాయసాగర్, జంఝావతి ప్రాజెక్టు ప్రాంతాల్లో బోటు షికారుకు సన్నాహాలు చేస్తున్నాం. గుర్రపు డెక్కను కొనుగోలు చేసేందుకు కొందరు ముందుకు వస్తున్నారు. గిరిజన యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఐటీడీఏ అధికారులతో సంప్రదిస్తున్నాం. దీనిని పరిశీలించి... బోటు షికారు నిర్వహించేలా అవసరమైన చర్యలు చేపడతాం.

- ఎన్.నారాయణరావు,
పర్యాటకశాఖ అధికారి, పార్వతీపురం మన్యం జిల్లా

ఇక పంటలు భద్రం

- త్వరలో అందుబాటులోకి మల్టీపర్పస్ మార్కెట్ కేంద్రాలు
- అటవీ ఉత్పత్తుల నిల్వకు అవకాశం
- సాలూరు, సీతంపేటలో ఏర్పాటు

సీతంపేట రూరల్, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): గిరిజన రైతులకు మంచి రోజులు రాబోతున్నాయి. పంటలకు గిట్టుబాటు ధర లభించకపోయినా.. ఎంతో కొంతకు విక్రయించాల్సిన అవసరం ఇకపై ఉండదు. వీరి కోసం కొత్తగా మల్టీపర్పస్ మార్కెట్ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. ఏజెన్సీలో పండించిన పంటలను భద్రపరుచుకునే వీలు లేక గిరిపుత్రులు నష్టాలు చవిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు, సీతంపేట మండల కేంద్రాల్లో బహుళ సదుపాయాల బజార్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఒక్కో మల్టీపర్పస్ కేంద్రం నిర్మాణానికి రూ.కోటి వంతున వెచ్చించ నుంది. వీటి నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో టెండర్లు పిలిచి... త్వరలోనే పనులు ప్రారంభించనున్నారు.


సీతంపేట సంతలో గిరిజనులు విక్రయించేందుకు తీసుకువచ్చిన చింతపండు

గతంలో ఏర్పాటు చేసినా..

సీతంపేట ఏజెన్సీలో తమ పంటలను భద్రపరుచుకోవడానికి కోల్డ్‌స్టోరేజ్ నిర్మాణం చేపడితే బావుంటుందని చాలా ఏళ్లుగా గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. వారి డిమాండ్ మే రకు 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో రూ.33 లక్షలతో మినీ కోల్డ్‌స్టోరేజ్‌ను ఏర్పాటు చేశారు. దీని నిర్వహణ కోసం గిరిజన రైతులు అప్పట్లో ముందుకు రాకపోవడంతో ఐటీడీఏ ఆధ్వర్యంలో కొన్నేళ్లు నడిపారు. విద్యుత్ బిల్లు అధిక మొత్తంలో రావడం, పంటలను భద్రపరుచుకునేందుకు రైతులు ఆసక్తి కనబరచకపోవడంతో ఈ కోల్డ్ స్టోరేజ్ అనతికాలంలోనే మూతపడింది. ఆ తరువాత దీని నిర్వహణ బాధ్యతలను జీసీసీకి అప్పగించారు. వారు కూడా ఆసక్తి చూపలేదు. రూ.లక్షలు వెచ్చించి అప్పట్లో ఏర్పాటు చేసిన యంత్రాలు వినియోగంలోకి రాక... పాడైపోవడంతో కోల్డ్‌స్టోరేజ్‌ను పూర్తిగా మూసివేశారు.



సీతంపేటలో నిరుపయోగంగా ఉన్న మినీ కోల్డ్‌స్టోరేజ్

తీరనున్నాయని గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా వారపుసంతకు వచ్చే గిరిజనులు వారికి అవసరమైన నిత్యావసర సరుకులు కూడ ఈ బహుళ సదుపాయాల బజార్లలో కొనుగోలు చేసుకోవచ్చునని అధికారులు చెబుతున్నారు.

ఎంతో ఉపయోగం

సీతంపేట గ్రామంలోని తురాయిపువలస ప్రాంతంలో గిరిజన రైతుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ట్రైబల్ మల్టీపర్పస్ మార్కెట్ కేంద్రం వల్ల గిరిజన రైతులకు ఎంతో మేలు కలగనుంది. సంతల్లో విక్రయించగా మిగిలిన అటవీ ఉత్పత్తులను ఈ బహుళ సదుపాయాల బజార్‌లలో భద్రపరుచుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ వారంలో పంటకు మార్కెట్ ధర తక్కువగా ఉంటే ఉత్పత్తులను విక్రయించకుండా ఈ కేంద్రాల్లో భద్రపరుచుకొని... అనుకున్న ధర వచ్చినప్పుడే అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది. దీంతో పంటల ద్వారా మంచి ఆదాయం రావడంతో పాటు దళారుల బెడద కూడా తీరనుంది. సీతంపేట ఏజెన్సీలో ప్రధానంగా పసుపు, జీడి, కొండచీపుర్లు, అల్లం, చింతపండు, పనస, పైనాపిల్, పెండ్లం, అరటి తదితర పంటలను గిరిజనులు వారపుసంతలకు తీసుకువస్తారు. వీటిలో జీడి, కొండ చీపుర్లు, చింతపండుకు మద్దతు ధర లేక గిరిజన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గిట్టుబాటు ధర లేకపోయినప్పటికీ పంటను భద్రపరుచుకొనేందుకు అవకాశం లేకపోవడం... తిరిగి ఇంటికి తీసుకుపోయేందుకు రవాణా ఖర్చులు భరించలేకపోవడం వంటి కారణాలతో అతి తక్కువ ధరకు విక్రయించేవారు. సీతంపేట, సాలూరుల్లో నిర్మించనున్న బహుళ సదుపాయాల బజార్లతో తమ కష్టాలు

ఉపయోగించుకుంటాం

గిరిజనుల కోసం ప్రభుత్వం నెలకొల్పుతున్న బహుళ సదుపాయాల బజార్‌ను వినియోగించుకుంటామని బీరపాడు గ్రామానికి చెందిన సవర పొల్లయ్య అనే గిరిజన రైతు తెలిపాడు. దీని వల్ల సంతకు తీసుకువచ్చిన ఉత్పత్తులను భద్రపరుచుకోవడానికి వీలు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. గిరిజన ఉత్పత్తులకు ఐటీడీఏ, జీసీసీ మద్దతు ధర కల్పించాలని కోరాడు.

గిరిజనులకు మేలు

సీతంపేటలో నిర్మించనున్న బహుళ సదుపాయాల బజార్ వల్ల గిరిజన రైతులకు మేలు జరుగుతుందని ఆ సంఘ నాయకుడు సాంబయ్య అన్నారు. మైదాన ప్రాంత వ్యాపారులు, దళారుల వల్ల రైతులు ఇకపై నష్టపోకుండా ఉంటారని పేర్కొన్నారు. సీతంపేట ఏజెన్సీలో చింతపండు, కొండచీపుర్లకు ఆశించిన ధర రావడం లేదని.. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. జీసీసీ అటవీ ఉత్పత్తుల కొనుగోలులో వెనుకడుగు వేస్తోందని విమర్శించారు. అటవీ ఉత్పత్తులకు మద్దతు ధర ప్రకటించి గిరిజన రైతులకు నష్టం లేకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.


వ్యాన్ నుంచి కొండచీపుర్లను దించుతున్న దృశ్యం

గిరిజనుల అభివృద్ధే ధ్యేయం



గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనిలో భాగంగానే మారుమూల గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మిస్తున్నాం. మల్టీపర్పస్ మార్కెట్ కేంద్రం వినియోగంలోకి వస్తే గిరిజన రైతుల ఆదాయం పెరుగుతుంది.

- నిమ్మక జయకృష్ణ,
ఎమ్మెల్యే, పాలకొండ

గంజాయిపై ఉక్కుపాదం

(5వ పేజీ తరువాయి)

స్మగ్లింగ్, కొనుగోలు చేసిన వారిపై పీడీ యాక్ట్ పెడుతున్నాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను అరికట్టడంలో పట్టు సాధిస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపులో ఉన్నాయి. రాష్ట్రంలో నేరాల శాతం 7శాతం తగ్గాయి. పోక్సో కేసుల్లో కఠినంగా వ్యవహరిస్తున్నాం. విజయనగరం జిల్లాలో 67 పోక్సో కేసులు నమోదు కాగా, 20 కేసుల్లో నిందితులకు నాలుగు నెలల్లోనే శిక్ష పడేలా చర్యలు తీసుకున్నాం. శ్రీకాకుళం జిల్లాలో నేటికి రూ.4కోట్ల మేర ప్రోపర్టీని రికవరీ చేసి నిందితులను అరెస్టు చేశాం. సంకల్పం కార్యక్రమం ద్వారా మహిళలు, బాలికల భద్రతతో పాటు, గంజాయి నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాలపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. ప్రతీ జిల్లాలో ఐదు శక్తి బృందాలను ఏర్పాటు చేస్తాం. ఈ బృందాల ద్వారా ఆపదలో ఉన్న వ్యక్తుల ఫిర్యాదు మేరకు వారి సమస్యలను పరిష్కరిస్తాం. ప్రతీ జిల్లాలో ఒక సైబర్ పోలీసు స్టేషన్ ఏర్పాటు చేసి నైపుణ్యం కలిగిన అవుట్ సోర్సింగ్ యువతను నియమించి పెండింగ్‌లో ఉన్న సైబర్ కేసులను పరిష్కరిస్తాం.

సమన్వయంతో విధులు నిర్వహించాలి

శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయాన్ని హోం మంత్రి అనిత సందర్శించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ఎస్పీలు కేవీ మహేశ్వరరెడ్డి, వకుల్‌జిందాల్, పార్వతీపురం మన్యం ఏఎస్పీ అంకిత సురాన హోం మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం మూడు జిల్లాల పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. నేరాల గణాంకాలు, రేంజ్ పరిధిలో ఎస్పీలు తీసుకుంటున్న చర్యలపై డీఐజీ గోపినాథ్ జెట్టి హోంమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలీసుల ప్రతిష్ఠ పెంచేలా ప్రతీ ఒక్కరూ విధులు నిర్వహించాలని అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు దశల వారీగా పోలీసు శాఖకు మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. పోలీసు వాహనాలు, ఫింగర్ ప్రింట్ పరికరాలు, సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలను అందిస్తామని తెలిపారు. విద్యాలయాలు, గృహ సముదాయాలు, గ్రామీణ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలన్నారు. పోలీసు స్టేషన్లకు వచ్చే మహిళలు, ఫిర్యాదు దారులపై మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు.

ఎంఎస్‌ఎంఈలతో పారిశ్రామిక ప్రగతి

- నియోజకవర్గాల వారీగా విజన్ ప్లాన్
- కలెక్టర్ అంబేడ్కర్

విజయనగరం కలెక్టరేట్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 6500కు పైగా ఎంఎస్‌ఎంఈలు (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు) ఉన్నాయని, వీటిని అభివృద్ధి చేయడం ద్వారా పారిశ్రామిక ప్రగతికి అవకాశం ఉంటుందని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పారు. భోగాపురం విమానాశ్రయం పూర్తయితే పారిశ్రామిక, సేవా రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయని అన్నారు. జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి ఎంతో అవకాశం ఉందన్నారు. స్వర్ణాంధ్ర -2047 కెపాసిటీ బిల్డింగ్‌పై విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా అధికారులకు రెండు రోజుల వర్క్‌షాపు బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంబేడ్కర్ మాట్లాడుతూ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతి నియోజకవర్గానికి విజన్ ప్లాన్ రూపొందించాలని అన్నారు. క్షేత్ర స్థాయి పరిస్థితులు, అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. స్థానిక ఎంఎల్‌ఏల సూచనలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ సేతు మాధవన్, ప్రణాళిక శాఖ రిటైర్డ్ డైరెక్టర్, సలహాదారు సీతాపతిరావు, మూడు జిల్లాలకు చెందిన సీపీవోలు బాలా జీ, వీర్రాజు, లక్ష్మీప్రసన్న, నియోజకవర్గాల ప్రత్యేకాధికా రులు, పర్యవేక్షణ బృందాల సభ్యులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న కలెక్టర్ అంబేద్కర్

ఘనంగా నూకాలమ్మ అనుపోత్సవం

కురుపాం, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): కురుపాం గౌడువీధిలోని నూకాలమ్మ అమ్మవారి అనుపోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. మేళతాళాలు, ఘటాలతో అమ్మవారిని ఊరేగిం చారు. స్థానిక ఏపీ మోడల్ స్కూల్ ఆవరణలో ఉన్న నూకాలమ్మ గుడి వద్ద ఉపారాలు తీసి పూజలు చేశారు. అనంత రం అనుపోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక గౌడు సామాజిక వర్గం వారితో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


అనుపోత్సవంలో భాగంగా ఘటాలను ఊరేగిస్తున్న దృశ్యం

కొండ ఎక్కి.. ఆటోలో వెళ్లి

- గిరిజన గ్రామాల్లో ఎస్టీ కమిషన్ చైర్మన్ పర్యటన

సాలూరు రూరల్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డీవీజీ శంకరరావు బుధవారం సాలూరు మండలం మారయ్యపాడు, తాడిలోవ, పాలికవలస, పెదపథంలో పర్యటించారు. మారయ్యపాడు గిరిశిఖరాన ఉండడంతో పాటు రహదారి బాగులేదు. దీంతో ఆయన కొంత దూరం కొండపైకి నడిచారు. స్థానికులు కొంత దూరంలో ఆటో ఏర్పాటు చేయడంతో దానిలో ఆయన గ్రామానికి చేరుకున్నారు. పెద మారయ్యపాడులో తాగునీరు, అటవీ భూహక్కుల పట్టాలు, పాఠశాల భవనం కావాలని తదితర సమస్యలను గిరిజనులు ఆయనకు వివరించారు. చిన మారయ్యపాడు గిరిజనులు మినీ అంగన్‌వాడీ కేంద్రం కావాలని కోరారు. ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాల సమస్యను వివరించారు. తాడిలోవ, పాలికవలస, పెదపథం గిరిజనులు కూడా ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాల సమస్యను వివరించారు. విద్యుత్ స్తంభాల ఏర్పాటుపై విన్నవించారు. ఆర్వోఎఫ్‌ఆర్‌పై తహసీల్దార్ రమణను ఆయన ప్రశ్నించగా 1150 పట్టాలు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన చెప్పారు. ఆర్వోఎఫ్‌ఆర్ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. గిరిజనుల సమస్యలను కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తుందని శంకరరావు తెలిపారు. ఆయనతో సాలూరు తహసీల్దార్ ఎన్వీ రమణ, ఎంపీడీవో గొల్లపల్లి పార్వతి, ఎస్‌ఐ నర్సింహమూర్తి, సాలూరు వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్, మత్స విజయభాస్కర్, దండి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


మారయ్యపాడు కొండ ఎక్కుతున్న ఎస్టీ కమిషన్ చైర్మన్ శంకరరావు

బొబ్బిలి ఐటీఐలో విచారణ

- అవకతవకలపై డీడీ ఆరా

బొబ్బిలి, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ(ఐటీఐ)లో గతంలో స్త్రైవ్ పథకంలో మంజూరైన సుమారు రూ.90 లక్షల విలువైన పరికరాలకు సంబంధించి అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలపై ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ వెంకటరావు విచారణ చేపట్టారు. ఐటీఐలో ఆయన మంగళ, బుధవారాలలో విచారణ చేపట్టినప్పటికీ సమాచారాన్ని బయటకు పొక్కనీయలేదు. విషయం తెలుసుకున్న స్థానిక మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. వారిని కలుసుకునేందుకు ఆ యన ఇష్టపడలేదు. వివరాలు వెల్లడించడానికి, కనీ సం ఫొటో తీసుకునేందుకు కూడా సమ్మతించలేదు. బయటి నుంచే మీడియాను పంపించివేశారు. ఐటీఐలో వివిధ అంశాలలో అవకతవకలు జరిగినట్లు కొంతమంది విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారికన్నా ముందుగా శాఖాపరంగా డీడీ విచారణ చేపట్టినట్లు తెలిసిం ది. ఐటీఐలో పనిచేస్తున్న సిబ్బందిని ఒక్కొక్కరిని పిలిపించి... ఆయన విచారించినట్లు తెలిసింది. ఐటీఐలోని వివిధ విభా గాలను కూడా పరిశీలించినట్లు సమాచారం.


పరికరాలను పరిశీలిస్తున్న దృశ్యం

బీసీ కాలనీలో నడకా నరకమే..

● 22 ఏళ్లుగా ఇదే పరిస్థితి ● తాగునీరు, డ్రైన్లూ కరువే.. ● పాలకుల హామీలు నెరవేరెదెప్పుడో

నెల్లిమర్ల, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): నెల్లిమర్ల నగర పంచాయతీ 11వ వార్డులోని బీసీ కాలనీవాసుల కష్టాలు అన్నీఇన్నీ కావు. 22 ఏళ్ల కిందట నగర పంచాయతీ పరిధిలో రోడ్డు విస్తరణ చేసే సమయంలో ఇళ్లు కోల్పోయిన వారందరికీ బీసీ కాలనీలో ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అక్కడ సుమారు 60 కుటుంబాలు నివసిస్తున్నాయి. కానీ అక్కడ రోడ్డు, తాగునీటి సదుపాయం, మురుగునీటి కాలువలు లేవు. దాంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. గుట్టలతో కూడిన ప్రాంతంలో రోడ్డు ఏర్పాటు చేయకపోవడంతో రాళ్లపై నుంచి నడవడమూ కష్టంగానే ఉంటోంది. మురుగునీరు అంతా ఒకచోటకు చేరి మురికవాడను తలపిస్తోంది. మురుగునీరు నిలిచపోవడం వల్ల స్థానికులు రోగాల బారిన పడుతున్నారు. ఎన్నికల వేళ.. రోడ్లు, కాలువలు వేస్తామని చెప్పిన నాయకులు వారి పనయ్యాక బీసీ కాలనీ వైపు కన్నెత్తి చూడటం లేదు. తాజాగా జరిగిన ఎన్నికల ముందు జనసేన పార్టీ అభ్యర్థిగా లోకం మాధవి కూడా అవే హామీలు ఇచ్చారు. ఆమె ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే బీసీ కాలనీవాసులకు ఇచ్చిన హామీని ఆమె నిలబెట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


కాలనీ దారిలో ప్రవహిస్తున్న మురుగునీరు


రాళ్లుతేలిన బీసీ కాలనీ రోడ్డు

ముఖ్యమంత్రిని కలిసిన చంద్రశేఖరరావు

డెంకాడ, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబును నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకుడు కంది చంద్రశేఖరరావు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి నియోజకవర్గంలోని పలు సమస్యలు, రాజకీయ పరిస్థితులను వివరించారు. ఆయనతో పాటు క్లస్టర్ ఇన్‌చార్జి పిన్నింటి రమేశ్‌నాయుడు పాల్గొన్నారు.

జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్‌చార్జిగా జేసీ

విజయనగరం కలెక్టరేట్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి) ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్‌చార్జిగా జేసీ సేతు మాధవన్ బుధవారం బాధ్యతలను స్వీకరించారు. ఇక నుంచి జేసీ ఆధ్వర్యంలో ఆయన ఆదేశాలకు అనుగుణంగా గ్రంథాలయ సంస్థ కార్యకలాపాలు జరగనున్నాయి.

ముగిసిన టెన్త్ మూల్యాంకనం

విజయనగరం కలెక్టరేట్ ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి మూల్యాంకనం బుధవారం ముగిసింది. పట్టణంలోని సెయింట్ జోసెఫ్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో నిర్వహించిన మూల్యాంకన ప్రక్రియ పూర్తయింది. ఈనెల 3 నుంచి ప్రారంభమైన మూల్యాంకనంలో 117 మందీ చీఫ్ ఎగ్జామినర్లు, 702 అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 234 మంది స్పెషల్ అసిస్టెంట్లు వెరసి 1100తో ఈ ప్రక్రియ ముగిసింది.

13న గురుకులాల ప్రవేశ పరీక్ష

నెల్లిమర్ల, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): వేణుగోపాలపురంలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఈనెల 13న ఐదో తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి పరీక్ష నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్ కె.ఉషారాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 5వ తరగతి వారికి, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం వారికి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు.

హామీలు నిలబెట్టుకుంటాం

చీపురుపల్లి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ప్రజల నమ్మకాన్ని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోను వమ్ము కానివ్వబోదని, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్ నాయుడు అన్నారు. బుధవారం చీపురుపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన కార్యకర్తే.. అధినేత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

రక్షిత నీటిని అందించడమే ధ్యేయం

విజయనగరం రింగురోడ్డు, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు రక్షిత తాగునీటిని అందించటమే ధ్యేయమని నగరపాలక సంస్థ కమిషనర్ పి.నల్లనయ్య అన్నారు. బుధవారం నగరంలోని అన్ని వాటర్ ట్యాంక్‌లను శుభ్రం చేయించారు. ప్రజల కూడా నీటిని వృథా చేయకుండా కుళాయిలకు హెడ్‌లను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

రోగులకు నాణ్యమైన ఆహారం అందించండి

విజయనగరం రింగురోడ్డు, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఫుడ్ సేఫ్టీ అధికారి నాగుల్ మీర అన్నారు. బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వంట ఏజెన్సీ నిర్వాహకులతో మాట్లాడారు. వంటకు వాడుతున్న సామగ్రి నాణ్యతలను పరిశీలించారు.

13 అడుగుల గిరినాగు పట్టివేత

వేపాడ, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వీలుపర్తి శివారు చినదుంగాడ సమీపంలోని కలవచెరువు ప్రాంతంలో 13 అడుగుల గిరినాగు కలకలం సృష్టించింది. అదే గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్స్ వరపల కృష్ణ, వరపల జగదీశ్ దాన్ని చాకచక్యంగా పట్టుకున్నారు. ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


పామును పట్టుకుంటున్న దృశ్యం

ప్రజాదర్బార్‌కు వినతుల వెల్లువ

లక్కవరపుకోట, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ఎల్.కోటలోని నివాసంలో బుధవారం ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి బుధవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పింఛన్లు, పశువుల షెడ్లు, రేషన్ కార్డులు, ఇళ్ల మంజూరు, రెవెన్యూ సమస్యలు తదితర వాటిపై నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేకు వినతులు అందజేశారు. వీటన్నింటిపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చెప్పారు. అదే విధంగా అబాకస్ మేథ్స్ టాలెంట్ పరీక్షలలో ఉత్తమ ర్యాంకు సాధించిన అలమండ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో జీఎస్ నాయుడు, మండల పార్టీ నేతలు పాల్గొన్నారు.


వినతులను స్వీకరిస్తున్న ఎమ్మెల్యే

ఆర్టీసీని సంరక్షించేందుకే ప్రహరీ

రాజాం రూరల్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఆదాయాన్ని పెంచడంతో పాటు ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో అనధికార వ్యక్తులు, వాహనాలను నిరోధించేందుకు ప్రహరీ నిర్మించామని జిల్లా ప్రజా రవాణాధికారి సిహెచ్.అప్పలనారాయణ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.ఈనెల 8న 'ఆదాయానికి అడ్డుగోడ' శీర్షికతో 'ఆంధ్రజ్యోతి'లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. పాత బస్టాండ్-ఆర్టీసీ బస్‌స్టేషన్ మధ్య గోడను నిర్మించడం వల్ల మున్సిపాలిటీకి నష్టం, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం వాస్తవమేనన్నారు. అయితే ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణంలోకి ఆటోలు, మేక్సీ కేబ్‌లు ప్రవేశించకుండా ఉంచేందుకు, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని గోడను నిర్మించామన్నారు. అనధికార విక్రేతలు, పండ్ల విక్రేతలు కాంప్లెక్స్ చుట్టూ తిరగడాన్ని నియంత్రించడంతో పాటు దాదాపు 70 ఆటోలు, 30 మేక్సీ కేబ్‌ల వల్ల ఆర్టీసీ ఆదాయంపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు.

డీలర్ల సమక్షంలో తూకం వేయాలి

భోగాపురం, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): గోదాం నుంచి డీలర్లకు సరుకులు సరఫరా చేసేటప్పుడు వారి సమక్షంలోనే తూనిక నిర్వహించి వారికి సరుకు అందజేయాలని గోదాం ఇన్‌చార్జి స్వర్ణలతకు జేసీ సేతు మాధవన్ సూచించారు. బుధవారం ఆయన భోగాపురంలోని పౌర సరఫరాల గోదాంను పరిశీలించారు. ఈ సందర్భంగా వే బిల్లులు, రికార్డులు, గోదాంలో నిల్వలు సరిచూశారు. ఆయనతో పాటు సివిల్ సప్లైస్ డీఎం మీనాకుమారి, హెచ్‌డీటీ సుభాష్, సీఎస్‌డీటీ మురళీకృష్ణ, ఆర్ఐ ఇమ్రాన్ తదితరులున్నారు.


రికార్డు పరిశీలిస్తున్న జేసీ

పశుసంవర్ధకశాఖ అధికారుల సంఘం ఎన్నిక

విజయనగరం రింగురోడ్డు/కలెక్టరేట్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): స్థానిక పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఆ శాఖ అధికారుల సంఘ నూతన కార్యవర్గ ఎన్నికను బుధవారం నిర్వహించారు. ఎన్నికల అధికారులుగా సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పీఎస్‌జీ బాలకృష్ణ వ్యవహరించారు. అధ్యక్షుడిగా డాక్టర్ రెడ్డి కృష్ణ, కార్యదర్శిగా డాక్టర్ సీహెచ్.దీనకుమార్, ఉపాధ్యక్షులుగా డాక్టర్ ధర్మారావు, కోశాధికారిగా డాక్టర్ కె.వి.రమణ, సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ ఆర్.శారదలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎల్.విష్ణు, డాక్టర్ ఎల్.రాజారవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


పశుసంవర్ధక శాఖ అధికారుల నూతన కార్యవర్గం

రాజ్యాంగ పరిరక్షణకు పోరాడుతాం

విజయనగరం దాసన్నపేట, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు దళితుల హక్కుల పోరాట సమితి పోరాడుతోందని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జె.వి.ప్రభాకర్ అన్నారు. బుధవారం అమర్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మను వాదానికి వ్యతిరేకంగా ప్రచారం చేపడతామన్నారు. రాజ్యాంగ దినమైన ఈనెల 14 నుంచి మను వాదానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని చేపడతామన్నారు. ఈ సందర్భంగా యన కరప త్రాన్ని విడుదల చేశారు. ఆయనతో పాటు సీపీఐ జిల్లా కార్యదర్శి ఓమ్మి రమణ, ముత్యాలు, సంతోష్, రామకృష్ణ తదితరులున్నారు.

రెల్లి కులస్థులకు రిజర్వేషన్లు పెంచండి

గజపతినగరం, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణలో భాగంగా ప్రభుత్వం రెల్లి ఉప కులస్థులకు జనాభా ప్రాతిపదికన ఒక శాతం నుంచి 5 శాతం రిజర్వేషన్ పెంచాలని రెల్లి ఉపకులాల నియోజకవర్గ ఇన్‌చార్జి జి.రామారావు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక చంపావతి వంతెన నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణలో రెల్లి ఉప కులస్థులకు అన్యాయం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో సంఘ కార్యదర్శి శ్రీనివాసరావు, కార్య నిర్వహకుడు ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

వివరణ కోరిన కలెక్టర్

విజయనగరం ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ఇటీవల ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన 'ఉడకని అన్నం పాచిపోయిన కూర' శీర్షికతో ప్రచురితమైన కథనానికి సంబంధిత అధికారులు, సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. దాంతో సంబంధిత అధికారులు, సిబ్బంది ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని తెలిసింది.

సమస్యల పరిష్కారానికి హామీ

రాజాం, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రగతి పరుగు పెడుతుందని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి దాదాపు 50 వినతులు స్వీకరించారు. రోడు, కాలువలు, రెవెన్యూ సంబంధిత సమస్యలపై వినతులు అందాయన్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే అధికారులు దృష్టిలో పెట్టి సమస్యలకు పరిష్కరించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కార్యకర్తే.. అధినేత కార్యక్రమం నిర్వహించి కార్యకర్తలకు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రతి బుధవారం పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి సమావేశం నిర్వహించి వారి సమస్యలను పరిష్కరిస్తానన్నారు. అనంతరం మున్సిపాలటీ పరిధిలోని డోలపేటలో అభయ అంజనేయస్వామి ఆలయానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయుకులు బొత్స వాసుదేవరావునాయుడు, గురవాన నారాయణరావు, దుప్పలపూడి శ్రీనివాసరావు, వంగా వెంకటరావు, శాసపు రాజేశ్‌కుమార్, శాసపు రమేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు


మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోండ్రు

ప్రభుత్వ బడిని పరిరక్షించండి

రాజాం ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి) ప్రభుత్వ బడిని పరిరక్షించాలని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ను యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహన్‌రావు కోరారు బుధవారం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రతి పంచాయతీలో మోడల్ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలను యథాతథంగా కొనసాగించాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనకు చర్యలు తీసుకోవాలని విన్నవించారు. కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి పక్కి వాసు, డివిజన్ కార్యదర్శి గిరడ చంద్రశేఖర్, ఎ.వెంకటప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకే ప్రాధాన్యం

రేగిడి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): టీడీపీ ప్రభుత్వం అభివృద్ధికే తొలి ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. బుధవారం మండలంలోని ఉణుకూరు, కందిశ, రేగిడి, ఉంగరాడ గ్రామల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను అయన ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు దూబ ధర్మారావు, గురవాన రమేష్, గేదెల బాలమురళీ, చల్ల భుజంగరావు, బెవర రాంబాబు తదితరులున్నారు.

విద్యుత్ అక్రమ కనెక్షన్లపై విజిలెన్స్ దాడులు

● 39 మంది రైతులపై కేసులు

మెరకముడిదాం, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): మండలంలో అక్రమ విద్యుత్ వ్యవసాయ కనెక్షన్లపై విజిలెన్స్ అధికారులు బుధవారం కొరడా ఝళిపించారు. ఆపరేషన్ అధికారులు, స్థానిక విద్యుత్ సిబ్బంది సహకారంతో విజిలెన్స్ అధికారులు దాడుల చేపట్టారు. దాడుల్లో 39 మంది రైతులు అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్నట్టు గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీఈఈలు చిట్టితల్లి, బి.వి.రమణ మాట్లాడుతూ ఎంతమంది రైతులకైనా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వ్యవసాయ బోరుబావులకు విద్యుత్ అవసరమైన రైతులు సంబంధిత ధ్రువపత్రాలతో టోల్‌ఫ్రీ నెంబరు 1912కి కాల్ చేసి విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇలా అక్రమంగా విద్యుత్ వినియోగించడం వల్ల ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయన్న విషయాన్ని రైతులు గుర్తించాలన్నారు. దాడుల్లో అసిస్టెంట్ ఇంజనీర్ కె.దివాకర్, వై.సూర్య ప్రభాకర్, ఎస్.సన్యాసినాయుడు, రవికుమార్, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.


కనెక్షన్‌ను పరిశీలిస్తున్న విజిలెన్స్ అధికారులు

కనకమహాలక్ష్మి అమ్మవారికి పూజలు

చీపురుపల్లి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని జనసేన, టీడీపీ కార్యకర్తలు బుధవారం పూజలు చేశారు. జనసేన ఇన్‌చార్జి విసినిగిరి శ్రీనివాసరావు, టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు గవిడి నాగరాజు.. కనకమహలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. కార్యక్రమంలో కింతలి వాసు, మీసాల సూరినాయుడు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

● రాజాం రూరల్: డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తనయుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ రాజాంలో జనసైనికులు బుధవారం పూజలు చేశారు. ఆ పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర కార్యదర్శి పొగిరి సురేష్‌బాబు సారథ్యంలో పట్టణంలోని పోలిపల్లి పైడితల్లి అమ్మవారి సన్నిధిలో పూజల్లో పాల్గొన్నారు. 101 కొబ్బరికాయలు కొట్టి మార్క్ శంకర్ ఆరోగ్యం కుదటపడాలని కోరారు.


పూజలు చేస్తున్న జనసేన, టీడీపీ కార్యకర్తలు

అఖిలకు రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటన

గరివిడి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ఇటీవల గరివిడి మండలం శివరాం గ్రామంలో యువకుడి దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న అఖిలకు ప్రభుత్వం రూ.లక్ష ఆర్థికసాయం అందజేయనుందని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆమెకు వైద్య ఖర్చులను మొత్తం ప్రభుత్వమే భరిస్తుందన్నారు. నిందితుడిని ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.

పాఠశాలల్లో మెరుగైన వసతులు

గజపతినగరం ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): నూతన విద్యా సంవత్సరానికి అన్ని పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని డిప్యూటీ డీఈవో మోహనరావు అన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ బాలికల, బాలుర హైస్కూల్‌లో వసతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలోని 8 మండలాలలోని పాఠశాలలను పరిశీలించి నివేదికలను అందజేయనున్నామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆయన మాట్లాడారు. ఆయనతో పాటు ఎంఈవో ఎస్.విమలమ్మ, హెచ్ఎంలు మీసాల వెంకటేశ్వరరావు, చిప్పాడ రమేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


విద్యార్థులతో మాట్లాడుతున్న డిప్యూటీ డీఈవో

ఆటోను ఢీకొన్న ట్రాక్టర్

● మహిళ మృతి ● నలుగురికి తీవ్ర గాయాలు

రామభద్రపురం, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని గొల్లలపేట వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని ఎస్ఐ వెలమల ప్రసాదరావు తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గొల్లలపేట నుంచి కొట్టక్కి వెళ్తున్న ఆటోను ఇసుక కోసం గొల్లలపేట వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో గొల్లలపేట గ్రామానికి చెందిన బాలి ఆదిలక్ష్మి(37) అక్కడికక్కడే మృతి చెందింది. ఆటోలోని బాలి పద్మావతి, బాలి రవణమ్మ, లెంక సత్యవతి, బాలి వాసవిలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని బొబ్బిలి ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు లలిత, హేమ ఉన్నారు. భర్త రామకృష్ణ వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఎస్ఐ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

రైల్వే ప్లాట్‌ఫాంపై గీత కార్మికుడి మృతి

బొబ్బిలి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి రైల్వే ప్లాట్‌ఫాంపై బుధవారం గీత కార్మికుడు కోస్తు సింహాచలం(58) మృతిచెందాడు. రైల్వే హెచ్‌సీ బండారు ఈశ్వరరావు కథనం ప్రకారం.. తెర్లాం మండలం కె.సీతారాంపురానికి చెందిన సింహాచలం ఈనెల 3న గ్రామం నుంచి రాయగడకు కూలి పనికోసం వెళ్లి బుధవారం తిరిగి వచ్చాడు. బొబ్బిలిలో రైలు దిగి ప్లాట్‌ఫాంపై నిద్రిస్తుండగానే ఆయన ప్రాణాలు విడిచిపెట్టాడు. తెర్లాం మండలం కె.సీతారాంపురానికి చెందిన వ్యక్తి అని గుర్తించి ఆ సమాచారం కుటుంబ సభ్యులకు అందజేశారు. కేసు నమోదు చేశామని హెచ్‌సీ ఈశ్వరరావు తెలిపారు. గురువారం పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగిస్తామని చెప్పారు.

పోక్సో కేసులో నలుగురి అరెస్టు

● వివరాలు వెల్లడించిన చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు

రేగిడి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): బాలికను ప్రేమ పేరిట ఉచ్చులో దింపిన యువకుడితో పాటు మరో ముగ్గురిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసుపై బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు ఆ వివరాలు వెల్లడించారు. రేగిడి మండలం మునకలవలసకు చెందిన కరణం జగదీశ్ ఇదే మండలం ఒక గ్రామానికి చెందిన బాలికతో కొద్దిరోజులుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. బాలిక తల్లిదండ్రులు పెళ్లిసంబంధాలు చూస్తున్నారు. దీన్ని పసిగట్టిన సదరు యువకుడు బాలికను స్నేహితులతో కలిసి ఊరు దాటించేందుకు పథకం వేశాడు. అందులో భాగంగా మార్చి 26న జడదీశ్ చిన్నశిర్లాం గ్రామానికి చెందిన గొట్టాపు దుర్గాప్రసాద్ సహకారం కోరాడు. బాలిక మెడలో చైన్‌ను తాకట్టు పెట్టి వారికి కొంత నగదును ఇచ్చాడు. విజయవాడ రాణితోటలోని మరో ఇద్దరు స్నేహితులు యడ్లగీత, దేవరకొండ బాలు వద్దకు ట్రైన్ టికెట్లు సమకూర్చి అదేరోజు విజయవాడకు దుర్గాప్రసాద్ పంపించాడు. అక్కడ వారు ఉండేందుకు రూమ్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు కుమార్తె అదృశ్యమైందని మార్చి 28న రేగిడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసుల విచారణలో అసలు సంగతి బహిర్గతమైంది. బాలికను ప్రేమ పేరిట వంచించాడని గుర్తించి జగదీశ్‌తో పాటు దుర్గాప్రసాద్, యడ్ల గీత, దేవరకొండ బాలులను అరెస్టు చేశామని డీఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో రాజాం రూరల్ సీఐ ఉపేంద్ర, ఎస్ఐ నీలావతి ఉన్నారు.

గంజాయితో ముగ్గురి అరెస్టు

జామి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు సీఐ అప్పలనాయుడు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆ వివరాలు వెల్లడించారు. అలూరి సీతారామరాజు జిల్లా అరుకు నుంచి జామి మీదుగా ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై విజయనగరం గంజాయి తరలిస్తున్నారని సమాచారం పోలీసులకు అందింది. దీంతో ఎస్ఐ వీరజనార్దన్ తన సిబ్బందితో మండలంలోని అలమండ రైల్వే స్టేషన్ వద్ద కాపుకాశారు. ఈ సమయంలో అల్లూరి జిల్లా చింతపల్లికి చెందిన ఇద్దరు యువకులతో పాటు ఒక బాలుడు వస్తూ పోలీసులను చూసి తమ వాహనాన్ని వెనక్కి తిప్పి పారిపోయే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి నుంచి మూడు కేజీల గంజాయితో పాటు వారి ఫోన్లు, రూ.500 నగదు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాను అడ్డుకున్న ఎస్ఐ, సిబ్బందిని సీఐ అభినందించారు.

వ్యాపారిపై ఆగంతుకుల దాడి

శృంగవరపుకోట రూరల్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కిల్తంపాలెం నవోదయ విద్యాలయ సమీపంలో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై జీడి పిక్కలు కొనేందుకు వెళ్తున్న వ్యాపారి ముప్పన సత్యనారాయణపై నలుగురు ఆగంతులకు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. తనది గంట్యాడ మండలం బోనంగి గ్రామమని తెలిపారు. బుధవారం ఉదయం గ్రామం నుంచి బొడ్డవర వైపు జీడి పిక్కలు కొనేందుకు వాహనంపై వెళ్తున్న సమయంలో నలుగురు వ్యక్తులు వచ్చి ఆపారన్నారు. డబ్బులు ఇవ్వమంటూ తనను లాగడం మొదలుపెట్టారన్నారు. అయితే డబ్బులు ఉన్న జేబును గట్టిగా పట్టుకుని కేకలు వేయడంతో తనను తోసేసి సెల్‌ఫోన్ లాక్కొని పారిపోయారన్నారు. గాయాలపాలైన సదరు వ్యక్తి మండలంలోని ముషిడిపల్లి వద్ద మజ్జిగ చలివేంద్రం వద్దకు చేరుకుని అక్కడ సచివాలయం ఉద్యోగులకు చెప్పాడు. దాంతో మహిళ పోలీసు ద్వారా ఎస్.కోట పోలీసులకు సమాచారం ఇచ్చారు.

టోల్ ప్లాజాతో సాగునీటికి ఇబ్బంది

దత్తిరాజేరు, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): మండలంలోని నిమ్మదికట్టు కాలువ పరిధిలో నిర్మిస్తున్న టోల్ ప్లాజా వల్ల సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణంతో కాలువ పూర్తిగా కుచించుకుపోయిందని టోల్‌ప్లాజా ఆర్ఎంటీ జాయింట్ ఇంజనీర్ సురేష్‌కుమార్‌కు దృష్టికి బుధవారం రైతులు తీసుకెళ్లారు. గ్రామస్థుల అభ్యర్థనతో ఇరిగేషన్, ఆర్ఎంపీ డిపార్ట్‌మెంట్‌లు.. రెవెన్యూశాఖ సమక్షంలో కాలువను సర్వే చేయించి పూడిక తీయించి అప్పగిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గేదెల రామసత్యం, గాడి అప్పలనాయుడు, స్థానికులు రౌతు రామనాయుడు, గొర్లె వెంకటరమణ, ఆరాధ్య, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.

సమస్యల సాధన కోసం రిలే దీక్షలు

రాజాం రూరల్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ కార్మికుల సమస్యల సాధన కోసం ఈనెల 10, 11 తేదీలలో ఇక్కడి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిర్వహించ తలపెట్టిన రిలే నిరాహార దీక్షలను కార్మికులు జయప్రదం చేయాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు రామ్మూర్తినాయుడు పిలుపునిచ్చారు. ఇక్కడి మున్సిపల్ కార్యాలయం ఎదుట బుధవారం కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజాం నగర పంచాయతీగా ఏర్పడి రెండు దశాబ్దాలు కావస్తున్నా కార్మికుల సంఖ్యను పెంచలేదని ఆరోపించారు. కార్మికులపై పనిభారం పెరుగుతోందని, తద్వారా అనారోగ్యం పాలవుతున్నారని పేర్కొన్నారు. కార్మికులకు అవసరమైన పనిముట్లు, గ్లౌజులు ఇవ్వడం లేదన్నారు. ఈసందర్భంగా మున్సిపల్ యంత్రాంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పట్టణ పేదలకు రెండు సెంట్ల స్థలం ఇవ్వండి

విజయనగరం దాసన్నపేట, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల రుణసాయం అందించే వరకూ సీపీఐ పోరుబాట కొనసాగుతుందని ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ అన్నారు. నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట రెండో రోజు బుధవారం నిరసన దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో సీపీఐ ప్రతినిధులు రంగరాజు, అప్పలరాజు, వాసు, నూరీడమ్మ, కామేశ్, మారయ్య తదితరులు పాల్గొన్నారు.

'ప్రైవేటు విద్యాసంస్థల్లో బుక్ స్టాల్స్'

విజయనగరం దాసన్నపేట, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు బుక్ స్టాల్స్ నిర్వహిస్తున్నాయని ఏబీవీపీ కన్వీనర్ సాయికుమార్ ఆరోపించారు. బుధవారం నగరంలోని ప్రైవేటు విద్యాసంస్థల్లో బుక్స్, బ్యాగ్‌లు అమ్ముతున్నారనే సమాచారంతో అక్కడికి వెళ్లి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్య సామగ్రిని అమ్ముతుంటే, అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా అటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బీసీలకు 52 శాతం రిజర్వేషన్ ఇవ్వండి

భోగాపురం, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): బీసీలకు 52 శాతం రిజర్వేషన్ కల్పించాలని బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎరుకొండ వెంకటరావు డిమాండ్ చేశారు. భోగాపురంలో బుధవారం ధర్నాకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా నిష్పత్తి ప్రకారం అధికంగా ఉన్న బీసీలకు 52 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందేనన్నారు. ఇదే డిమాండ్‌తో ఈనెల 11న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తామన్నారు. ధర్నాను అందరూ జయప్రదం చేయాలని ఆయన కోరారు.

తాగునీటి సమస్యను పరిష్కరించాం

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్

బొబ్బిలి రూరల్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ఇటీవల 'మరమ్మతులు లేక.. తాగు నీరందక' అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో వస్తున్న వరస కథనాలకు స్పందించి బొబ్బిలి మండలంలోని పలు గ్రామల్లో బోర్లు, పైపులైన్లను బాగుచేసి, నీటి సమస్యను పరిష్కరించామని ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ డిల్లేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం బొబ్బిలిలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గత వారం రోజులుగా ఏఈ శ్రావణకుమార్ పర్యవేక్షణలో మెకానిక్ సిబ్బంది గ్రామాల్లో పర్యటించి పాడైన బోర్లను బాగు చేశారని ఆయన చెప్పారు. ఇప్పటివరకు కలవరాయి, వాకాడవలస, కోమటిపల్లి, వడ్డువలస, నిమ్మలపాడు, రాజుపేట, దిబ్బగుడ్డివలస తదితర గ్రామల్లో సుమారు 36 వరకు బోర్లను వినియోగంలోకి తీసుకువచ్చామని ఆయన తెలిపారు. అలాగే పైప్‌లైన్లను సరిచేసి తాగునీ రు అందించామని చెప్పారు. ఇంకా క్రాష్‌ప్రోగ్రాం టీం గ్రామాల్లో పర్యవేక్షిస్తోందని, ఎక్కడయినా పాడైన బోర్లను గుర్తిస్తే వాటిని కూడా బాగు చేసి, మండలంలో తాగునీటి సమస్యకు చెక్ పెడతామని ఆయన తెలిపారు.

గ్యాస్ ధరల పెంపు అన్యాయం

రామభద్రపురం, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుదారులకు కొమ్ముకాసి పేదలపై పిడుగు వేయడం ఎంతవరకు సమంజసమని సీఐటీయూ జిల్లా నాయకుడు బలసా శ్రీనివాసరావు ఆరోపించారు. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ బుధవారం గొల్లలపేట గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం గ్యాస్ ధరలు తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కార్యకర్తలు లెంక ఈశ్వరరావు, తిరుపతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సచివాలయం ప్రారంభం

బొబ్బిలి రూరల్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అలజంగి గ్రామ నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే బేబీనాయన బుధవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అలజంగిలో రూ.35లక్షల వ్యయంతో సచివాలయ భవనాన్ని నిర్మించినట్టు తెలిపారు. అనంతరం చలివేంద్రంను ప్రారంభించారు. ఎంపీడీవో పి.రవికుమార్, ఈవోపీఆర్డీ అల్లు భాస్కరరావు, డీఈఈ సీహెచ్‌వీ అప్పారావు, పంచాయతీ కార్యదర్శి గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

అగ్ని ప్రమాద బాధితుడికి నిత్యావసరాలు

భోగాపురం, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చేపలకంచేరులో జరిగిన అగ్ని ప్రమాదంలో కోలా ఎల్లయ్య ఇల్లు దగ్ధం కావడంతో ఆ కుటుంబానికి జనసేన నాయకులు అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి బుధవారం రూ.11వేలు నగదు, రూ.5 వేల విలువైన నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు బొల్లు త్రినాథ్, పడాల శ్రీనువాసరావు తదితరులు పాల్గొన్నారు.

పౌష్టికాహారంతోనే ఆరోగ్యం

రామభద్రపురం, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): పౌష్టికాహారంపై ప్రతి మహిళా అవగాహన పెంచుకోవాలని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ కృష్ణకుమారి సూచించారు. పోషణ్ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం జన్నివలస అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు విధిగా పౌషికాహారం తీసుకోవాలని సూచించారు. అలాగే రొంపల్లి గ్రామంలో కూడా ఈ పౌష్టికాహార పక్షోత్సవాలు నిర్వహించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ● బొబ్బిలి రూరల్: మండలంలోని శివడవలస, జగన్నాథపురం గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో బుధవారం పోషణ పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సూపర్‌వైజర్ ప్రభావతి, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారించాలి

గరుగుబిల్లి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వైద్యాధికారి ఎస్.సంతోష్‌కుమార్ సూచించారు. బుధవారం పెదగుడబ సెక్టార్‌కు చెందిన అంగన్‌వాడీ కార్యకర్తలు, ప్రాజెక్టు అధికారి సుగుణకుమారి, సూపర్‌వైజర్ లక్ష్మి ఆధ్వర్యంలో పౌష్టికాహార పక్షోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు ఆరోగ్యంగా ఉండేలా శ్రద్ధ కనపర్చాలన్నారు.

● కురుపాం: పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా బుధవారం కురుపాంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

పేకాటరాయుళ్ల అరెస్టు

రామభద్రపురం, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): మండలంలోని కాకర్లవలస శివారులో పేకాట ఆడుతున్న వారిపై స్పెషల్ బ్రాంచ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం దాడి చేశారు. కాకర్లవలస శివారులో గల మామిడితోటలో పేకాట ఆడుతున్న 15 మంది వ్యక్తులను పట్టుకుని, వారి వద్ద నుంచి 15 బైకులు, రూ.లక్షా 72వేల 900 నగదు, రూ.15సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులతో పాటు వాటిని తదుపరి చర్యల నిమిత్తం రామభద్రపురం పోలీసులకు అప్పగించారు. ● బొబ్బిలి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): దిబ్బగుడ్డివలస గ్రామంలో బుధవారం పేకాట శిబిరంపై దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ రమేష్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.23,600 స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామని ఆయన చెప్పారు.

మురుగులో పైపులైన్

● జిల్లా కేంద్రవాసుల ఆగ్రహం

పార్వతీపురంటౌన్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): మురుగు కాలువల్లో పైపులైన్లు ఏర్పాటు చేయడంపై జిల్లా కేంద్రవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు రోజుల కొకసారి తాగునీరు సరఫరా చేస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. దీనికి తోడు పైపులైన్లను మురుగునీటి కాలువల్లో ఏర్పాటుచేయడంపై మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అధికారుల తీరుపై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మురుగునీటిలో పైప్‌లైన్లు ఉంటే నీరు కలుషితం అవుతుందని ఇప్పటికే అధికారులకు ఫిర్యాదులు అందించినా ఎవరూ స్పందించలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ● ఈ విషయమై మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం ఏఈ అప్పారావును వివరణ కోరగా మురుగు కాలువలోని పైప్‌లైన్‌ను వేరేచోటుకు మార్చేందుకు చర్యలు చేపడతామని చెప్పారు.



ఏరియా ఆసుపత్రి సమీపంలోని మురుగునీటిలో ఉన్న తాగునీటి పైపులైన్



గుమ్మలక్ష్మీపురం: వినతులు స్వీకరిస్తున్న ప్రభుత్వ విప్ జగదీశ్వరి



పార్వతీపురం రూరల్: సమస్యలను తెలుసుకుంటున్న ఎమ్మెల్యే విజయచంద్ర



సీతంపేట రూరల్: వినతులను పరిశీలిస్తున్న పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ

సమస్యల పరిష్కారమే ధ్యేయం

● ప్రభుత్వ విప్ జగదీశ్వరి

● ప్రజా దర్బార్‌లో వినతుల స్వీకరణ

గుమ్మలక్ష్మీపురం, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. బుధవారం గుమ్మలక్ష్మీపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆమె ప్రజదర్బార్ నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి, పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం

● పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర

పార్వతీపురం రూరల్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. వెంకంపేటలోని టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో బుధవారం ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. వినతిపత్రాలు స్వీకరించారు. సమస్యలను పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జంఝావతి ద్వారా పట్టణ ప్రజలకు తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. జంఝావతి హైలెవెల్ కెనాల్ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు.

వంతెన పనులు పూర్తి చేయాలి

● పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ

సీతంపేట రూరల్, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): వెంపలగూడ నుంచి రేగులగూడ కాలనీకి వెళ్లే మార్గంలో నిర్మిస్తున్న వంతెనను పూర్తి చేయాలని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆదేశించారు. రేగులగూడలో బుధవారం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. రేగులగూడ, రేగులగూడ కాలనీ, వెంపలగూడ గ్రామాల్లో పర్యటించి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంపలగూడ నుంచి రేగులగూడ కాలనీకి వెళ్లే మార్గంలో నిర్మిస్తున్న వంతెనను పరిశీలించారు. నిర్మాణం పూర్తిచేయాలని ఆదేశిం చారు. ఏఎంసీ చైర్మన్ సంధ్యారాణి, నాయకులు సవరతోట మొఖలింగం, ప్రసాద్, పవన్ ఉన్నారు.

మెరుగైన సేవలందించాలి



భామిని పీహెచ్‌సీలో వైద్యసేవలను పరిశీలిస్తున్న డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయపార్వతి

భామిని, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ఎండలు తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయపార్వతి సిబ్బందిని సూచించారు. భామిని, బాలేరు పీహెచ్‌సీలను ఆమె బుధవారం సందర్శించారు. ప్రతినెలా 9వ తేదీన గర్భిణులకు చేపడుతున్న వైద్య పరీక్షలపై ఆరా తీశారు. వీడీఎన్‌ఏపీడీ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్, బీపీ వ్యాధిగ్రస్తుల రికార్డులు నమోదు చేయాలన్నారు. ల్యాబ్‌ను సందర్శించి రక్త పరీక్షల కిట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యాధికారులు సోయల్, వసంత, లక్ష్మీ పాల్గొన్నారు.

మహాసభను జయప్రదం చేయాలి

పాలకొండ, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు రాష్ట్రంలో ఈనెల 15, 16, 17 తేదీల్లో నిర్వహించనున్న అఖిలభారత కిసాన్‌సభ జాతీయ మహాసభను జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు కోరారు. ఆయన బుధవారం విలేకర్లతో మాట్లాడారు. సంఘం ఆవిర్భవించి 90 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఊరూరా జెండా ఆవిష్కరించాలన్నారు. రైతు సంఘం నాయకులు కిమిడి రామ్మూర్తి నాయుడు, బొత్స గౌరు నాయుడు, బచ్చల పారినాయుడు పాల్గొన్నారు.

సురక్షిత ప్రసవాలకు కృషి చేయాలి



మాట్లాడుతున్న వైద్య ఆరోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి జగన్మోహన్‌రావు

పార్వతీపురం రూరల్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): సురక్షిత ప్రసవమే ధ్యేయంగా గర్భిణులకు వైద్యసేవలు అందించాలని వైద్య ఆరోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి టి.జగన్మోహన్‌రావు అన్నారు. మండలంలోని బందలుప్పి, డొకిశీల, పెదబొండపల్లి పీహెచ్‌సీల్లో నిర్వహించిన పీఎంఎస్ఎంఏ కార్యక్రమాన్ని ఆయన బుధవారం సందర్శించారు. రికార్డులు తనిఖీ చేశారు. హిమోగ్లోబిన్ శాతం కొంతమంది గర్భిణుల్లో వృద్ధి చెందకపోవడాన్ని గమనించి అందుకుగల కారణాలపై వైద్య సిబ్బందిని ఆరా తీశారు. గృహ సందర్శనలు చేసి గమనించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. హైరిస్క్ గర్భిణులతో మాట్లాడి వారి ఆరోగ్య స్థితి, అందుతున్న వైద్య, అంగన్‌వాడీ సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు ఎన్ఎంకే తిరుమలప్రసాద్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఏకలవ్య పాఠశాల పనుల పరిశీలన

కురుపాం, ఏప్రిల్9 (ఆంధ్రజ్యోతి): గిరిజన ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో కురుపాంలో నిర్మించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల పనులను విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాదరావు ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి బుధవారం పరిశీలించారు. ఆమోదం పొందిన ప్లాన్ ప్రకారం నిర్మాణం జరుగుతున్నదీ లేనిదీ తనిఖీ చేశారు. నాణ్యతా పరీక్షలు చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. తాగునీటి సమస్య, రాత్రి సమయాలతో లైటింగ్ లేకపోవడం, కాంపౌండ్ వాల్ లేకపోవడం, కిటికీలకు గ్రిల్స్ లేకపోవడం వంటి సమస్యలను విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. ఈ తనిఖీలలో విజిలెన్స్ డీఈఈ సత్యనారాయణ, ట్రైబుల్ వెల్ఫేర్ ఈఈ మణిరాజు, డీఈఈ చాణిక్య, ఏఈ ఎ.రమేష్, ఏకలవ్య ప్రిన్సిపాల్ యోగేందర్ బహదూర్ తదితరులు పాల్గొన్నారు.



విద్యార్థుల సమస్యలు తెలుసుకుటున్న విజిలెన్స్ ఎస్పీ ప్రసాదరావు

కార్మికుల సమస్యలను పరిష్కరించండి

● నేడు, రేపు డిపోల్లో ధర్నా

పార్వతీపురంటౌన్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): కార్మిక హక్కుల పరిరక్షణ కోసం జిల్లా కేంద్రంలోని పార్వతీపురం ఆర్టీసీ డిపో గేటు వద్ద గురువారం, శుక్రవారం ధర్నా నిర్వహిస్తున్నట్టు ఎన్ఎంయూ డిపో కార్యదర్శి కేబీ రాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రెండు రోజుల పాటు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, వారి పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని డిమాండ్ చేస్తామని తెలిపారు. యూనియన్ సభ్యులు గేటు ధర్నాలో హాజరు కావాలని ఆయన కోరారు. ● పాలకొండ: ఆర్టీసీలో అన్ని కేటగి రీల్లో పదోన్నతులు కల్పించాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ డిపో కార్యదర్శి వావిలపల్లి రాజేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. సిబ్బంది హక్కులు, సంస్థ పరిరక్షణకు ఈనెల 10, 11 తేదీల్లో అన్ని డిపోల్లో గేట్ మీటింగ్, ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉద్యోగుల సర్క్యులర్లను అమలు చేయాలని, అన్ని కేటగిరీల్లో పదోన్నతులు కల్పించాలని కోరారు. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్ఎంయూ నాయకులు ఎస్‌టీ రావు, ఎం.వైకుంఠం, మజ్జి సుబ్బారావు, సంగమేష్ ఉన్నారు.

కనీసం వేతనం ఇవ్వండి

● ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ల నిరసన

సీతంపేట రూరల్, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): తమకు కనీస వేతనం రూ.26 చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించాలని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు కోరారు. ఈ మేరకు బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆందోళన చేశారు. అనంతరం ఇన్‌చార్జి ఎంపీడీవో కృష్ణారావుకు వినతిపత్రం అందజేసారు. ఈసందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్ రాజారావు మాట్లాడుతూ తమకు మ్యాన్‌డేస్ టార్గెట్ విధానం రద్దుచేయాలని, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఎఫ్‌టీఈ(ఫిక్స్‌డ్ టెర్మ్ ఎంప్లాయి)అమలు చేయా లని, ప్రమోషన్, మండల స్థాయి లో బదిలీల సౌకర్యం కల్పించాల ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మంలో ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ● గరుగుబిల్లి: తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ మండలంలోని పలువురు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు బుధవా రం స్థానిక ఎంపీడీవో జి.పైడితల్లిని వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కనీస వేతనంగా రూ.26వేలు అందించాలని కోరారు. మ్యాండేస్ టార్గెట్ విధానం రద్దు చేసి, ఎఫ్‌టీఎఫ్ అమలు చేయాలన్నారు. ● రాజాం రూరల్: ఉపాధి పథకం ఫీల్డ్ అసి స్టెంట్లకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని కార్మిక నాయకుడు సీహెచ్.రామ్మూర్తినాయుడు డిమాండ్ చేశారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఫీల్డ్ అసిస్టెంట్లతో కలిసి ధర్నా నిర్వహించారు.



సీతంపేట రూరల్: నినాదాలు చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు

చిత్తశుద్ధితో పనిచేస్తే సమాజంలో గుర్తింపు

గుమ్మలక్ష్మీపురం, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా విధులు నిర్వహిస్తే సమాజంలో గుర్తింపు ఉంటుందని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. ఇటీవల జిల్లా విద్యాశాఖాధికారిగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన నల్ల తిరుపతి నాయుడుకు బుధవారం గుమ్మలక్ష్మీపురంలో సన్మానసభ నిర్వహించారు. ఈ సభకు ఆమె హాజరై, మాట్లాడారు. తిరుపతినాయుడు డీఈవోగా జిల్లాలో తనదైన శైలిలో మంచి పనితీరును కనబరిచారన్నారు. అనంతరం జ్ఞాపికను అందిస్తూ దుశాలువతో సత్కరించారు. ఎంఈవో బి.చంద్రశేఖర్, విశ్రాంత ఎంఈవో సూర్యనారాయణ, ఎంఈవో భీముడు, నాయడు, యుగంధర్, విద్యాశాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ధ్యానంతోనే మానసిక ప్రశాంతత

గరుగుబిల్లి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ధ్యానంతోనే మానసిక ప్రశాంతత సాధ్యమని విశ్రాంత ఐఏఎస్ అధికారి జె.మురళీ సూచించారు. బుధవారం సాయంత్రం తోటపల్లి దేవస్థానం ఆవరణలో తోటపల్లి అలయ అభివృద్ధి సేవా ట్రస్ట్, హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ (శ్రీరామచంద్ర మిషన్)ల ఆధ్వర్యంలో ధ్యానోత్సవం కార్యక్రమం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ధ్యానంతో మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చునన్నారు. సేవా ట్రస్ట్ కార్యదర్శి డా.డి.పారినాయుడు మాట్లాడుతూ ఈనెల 11వ తేదీ వరకు దేవస్థానం ప్రాంగణంలో ధ్యానోత్సవం ఉంటుందని తెలిపారు. 15 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి ధ్యానోత్సవంలో పాల్గొనాలని కోరారు.

న్యూస్ బాక్స్

ఉపాధి కూలీలకు మౌలిక వసతులు కల్పించాలి

బలిజిపేట, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పనుల వద్ద కనీస వసతులు కల్పించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా సీపీఎం నాయకుడు గేదెల సత్యనారాయణ మాట్లాడుతూ 200 రోజుల ఉపాధి పని కల్పించాలని, రూ.600 కూలి ఇచ్చేలా చూడాలని కోరారు.

సారా స్వాధీనం

వీరఘట్టం, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): అచ్చెపువలస సమీపంలో సారా తరలిస్తున్నట్టు అందిన సమాచారం మేరకు స్థానిక పోలీసులు బుధవారం దాడి చేశారు. పోలీసులను గమనించిన నిందితుడు 60 లీటర్ల సారా, ద్విచక్ర వాహనాన్ని అక్కడ విడిచిపెట్టి పారిపోయాడు. సారాను, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామని ఎస్ఐ జి.కళానిధి తెలిపారు.

సారారహిత మండలానికి కృషి

గుమ్మలక్ష్మీపురం, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): గుమ్మలక్ష్మీపురం మండలాన్ని సారా రహిత మండలంగా తీర్చిదిద్దేందుకు బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ శేఖర్, ఎంపీడీవో సాల్మన్‌రాజ్, ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మండలంలో తాము గుర్తించిన గ్రామాల్లో సారా తయారీ, రవాణా, అమ్మకాలు లేకుండా తగిన చర్యలు తీసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. పోస్టర్ విడుదల చేశారు.

అక్రమ నిర్మాణాలను తొలగించండి

గుమ్మలక్ష్మీపురం, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎల్ఎన్‌పేట గ్రామంలో నేతేటి చంటి అనే గిరిజనేతరుడు గ్రామ కంఠంలో అక్రమ నిర్మాణం చేపట్టినట్టు అధికారులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు స్థానిక తహసీల్దార్, సచివాలయ ఉద్యోగులు ఈ నిర్మాణాన్ని తొలగించాలని ఆదేశిస్తూ బుధవారం ఆ స్థలంలో నోటీసు బోర్డు ఏర్పాటు చేశారు.

గృహ లబ్ధిదారులకు చేయూత

గరుగుబిల్లి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): గృహ నిర్మాణ లబ్ధిదారులకు ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకునేందుకు అవసరమైన చేయూతనిస్తుందని రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ ఎ.మధుసూదనరావు అన్నారు. బుధవారం నాగూరులో ఆయన మాట్లాడారు. ఇళ్ల నిర్మాణం కోసం బీసీలకు రూ.50వేలు, ఎస్టీలకు రూ.75వేలు చొప్పున ప్రభుత్వం అదనంగా మంజూరు చేస్తోందని తెలిపారు.

విప్‌ను కలిసిన ఏఎంసీ వైస్ చైర్మన్

గుమ్మలక్ష్మీపురం, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ఇటీవల కురుపాం ఏఎంసీ వైస్ చైర్మన్‌గా నియమితులైన గార గౌరీశంకరరావు బుధవారం గుమ్మలక్ష్మీపురంలో ప్రభుత్వ విప్ జగదీశ్వరిని తన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సన్మానించారు. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకర్, నాయకులు అనంత్, ఉపేం ద్ర, మణికంఠ ఉన్నారు.

250 మందికి వైద్య పరీక్షలు

సాలూరు రూరల్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): కలెక్టర్ ఆదేశాల మేరకు శివరాంపురం పీహెచ్‌సీలో బుధవారం మిమ్స్ వైద్యులతో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 250 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైనవారికి ఉచితంగా మందులు అందించారు. పలువురిని శస్త్ర చికిత్సలకు ఎంపికచేశారు. జిల్లా సహకార అధికారి పి.శ్రీరామమూర్తి, విజయనగరం డీసీసీబీ సీఈవో ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

సీసీ కెమెరాలు తప్పనిసరి

బొబ్బిలి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ప్రార్థనా స్థలాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సీఐ సతీష్‌కుమార్ అన్నారు. బుధవారం ఆయన బొబ్బిలిలోని తన కార్యాలయంలో మాట్లాడారు. సున్నితమైన ప్రాంతాలలో అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఉండేందుకు సీసీ కెమెరాలు డేగ కన్నులా పనిచేస్తాయన్నారు.

